www.prajasakti.com
ప్రజాశక్తి
ఆదివారం 25 డిసెంబర్ 2022
5
తిరుపతి



శ్రీవారి సేవలో ప్రముఖులు

ప్రజాశక్తి - తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస రావు, రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే వెంకటే గౌడ్, వైజాగ్ ఎమ్మెల్సీ కల్యాణిలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఓ వైపు పెంపు...మరోవైపు కోత...!

- పింఛన్ల 'వడపోత'కు రంగం సిద్ధం
- సచివాలయ పరిధిలో 15-20 చొప్పున కోత
- విద్యుత్ బిల్లుల సాకుతో ఏరివేతకు ప్రణాళిక



ప్రజాశక్తి - ఓజిలి

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి పింఛన్‌దారులకు రూ.250 చొప్పున పెంచుతున్నట్లు తీపి కబురు చెప్పింది.. అయితే పింఛన్ల కోతకు తెరవెనుక రంగం సిద్ధం చేసింది. లబ్ధిదారులకు ఇప్పటికే వాలంటీర్ల ద్వారా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ పత్రాలు ఇవ్వకుంటే పింఛన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి కొత్త పింఛన్ల మంజూరు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల వడపోతకు పూనుకుంది. ఇటీవల పెన్షన్ పెంపుకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పెన్షన్ 2,500 రూపాయలకు అదనంగా 250 పెంచి మొత్తం 2,750 రూపాయలతో జనవరి నెల నుంచి అమలులోకి వస్తుందని అధికార పార్టీ నాయకులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో ఆరు నెలలకోసారి విద్యుత్ బిల్లులతోపాటు అనేక సాకులు చూపుతూ పింఛన్లను తొలగించే ప్రక్రియకు సైతం ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం వచ్చే జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వద్ధాప్య, వితంతు, వికలాంగులు వంటి పలు రకాల పింఛన్లు ఉన్నాయి. అర్హత ఉండి కూడా అనేక మందికి పింఛన్లు అందని పరిస్థితి ఏర్పడింది. వీరంతా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. తిరుపతి జిల్లాలో సుమారుగా ఐదువేలకుపైగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కరెంటు బిల్లులను ఆరు నెలలకు ఒకసారి పరిశీలించి 300 యూనిట్లు దాటితే పింఛన్ నిలిపివేస్తోంది. ఇంట్లో ఏదైనా వివాహం, వేరే వేడుకలు జరిగి విద్యుత్ బిల్లు పెరిగితే పింఛన్ ఆగిపోయినట్టే. పరిశీలన పేరుతో ప్రతి సచివాలయ పరిధిలో 15 నుంచి 25 పింఛన్లు వరకూ ఏరివేత జాబితాలో చేరాయి. తిరుపతిజిల్లా వ్యాప్తంగా దాదాపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయ పరిధిలో సుమారుగా పది పింఛన్లు ఏరివేసినా వేలకుపైగా పింఛన్లు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొత్త పింఛను మంజూరులో ప్రభుత్వ కపట నాటకం ఆడుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. పింఛన్ల ఏరియాతో ఎంతోమంది లబ్ధిదారులకు తీరని వేదన మిగులుతోంది. ఓజిలి మండలంలోని 10 గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న 180 మంది పింఛన్ దారులకు సచివాలయాలు ద్వారా నోటీసులు జారీ చేశారు.

వడపోతకు కారణాలు చూపుతూ ...

రాష్ట్ర ప్రభుత్వం మూడు అంశాల ప్రాతిపదికగా అనర్హుల కోసం జల్లెడ పడుతోంది. బియ్యం కార్డు లేకుండా పింఛన్ పొందుతున్నవారు, ఆధార్ కార్డులో వయసు మార్పుకున్నవారు, ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు పొందుతున్నవారు, విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిన వారు. విభా గాలుగా అనర్హుల వివరాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు జిల్లా వ్యాప్తంగా సుమారుగా వేల మంది అనర్హుల జాబితాలో చేరే అవకాశం ఉంది. వీరిలో అనర్హులు ఎంత మంది అనేది తేల్చేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వీరి వివరాలను పరిశీలించే పనిలో పడ్డారు. ఈ వంకతో తమకు రావాల్సిన పింఛనును ప్రభుత్వం ఎక్కడ ఆపేస్తుందో అన్న ఆందోళన పింఛన్ దారులను వెంటాడుతోంది. నోటీసులు అందుకున్న పింఛను దారులు విద్యుత్ బిల్లు అధికంగా లేదని విద్యుత్ శాఖ అధికారుల నుండి ధ్రువీకరణ పత్రం, భూమికి సంబంధించి తహసిల్దార్ నుండి ధ్రువీకరణ పత్రం, వాహనాలకు సంబంధించి ఆర్టీవో ధ్రువీకరణ పత్రాలతో సచివాలయాలకు సమర్పించాల్సి ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో..

పారదర్శకంగా ఓటర్లను చేర్చాలి

తిరుపతి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

ప్రజాశక్తి - కోట : రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియలో దుర్వినియోగానికి గురికాకుండా పారదర్శకంగా ఉండాలని తిరుపతి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. శనివారం కోట మండలంలోని స్థానిక క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీనివాస లాడ్జిలో సిపిఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా ప్రక్రియలో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తూ అనేక అక్రమమార్గాల్లో ఓటర్లను చేర్పించి తమ ఎన్నికల్లో లబ్ధిపొందాలని అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పరిశీలకులైన కలెక్టర్‌కు ఇదివరకే ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయితే వీటిపై చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో మనుగడ ఉంటుందని లేకుంటే అక్రమాలు చేసే వారిదే పై చేయి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అక్రమాలకు దారి తీసిన ముగ్గురు తహశీల్దార్లపై ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. అలాంటి అవకతవకలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.



మాట్లాడుతున్న తిరుపతి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

సిలికా మైనింగ్ మాఫియాను నిర్మూలించాలి

కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల పరిధిలో సిలికా మైనింగ్ మాఫియాను నిర్మూలించాలని తిరుపతి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ధ్వజమెత్తారు. ఈ ప్రాంతాల్లో సిలికా మైనింగ్ పెద్ద మోతాదులో సాగుతున్నాయని, సిలికా మాఫియాను అరికట్టాలని వీటివల్ల భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే సిలికా మైనింగ్‌ని అరికట్టాలని ప్రజలు పక్షాన సిపిఎం నాయకులు అండగా నిలిచి వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ బిజెపి ప్రభుత్వం కూడా వీరికి సహకరించే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. అదేవిధంగా ఇటీవల తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా సాధించడంలో, విశాఖ పట్నం ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అభివృద్ధి విషయంలో అధికార పార్టీతో పాటు బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు ఏమీ చేయలేని పరిస్థితికి గురైందన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలపై బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

అంతేకాకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛను విషయంలో ప్రక్షాళన చేయడం దారుణమని, రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేకపోతే గత ప్రభుత్వం ఏమైందో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇంటి గూటికి చేరుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బివి.రమణయ్య, జమాల్ బాయ్, కోట మండల సిపిఎం నాయకులు కే.రమణయ్య, మండల సిఐటియు నాయకులు ఎమ్.హరినాథ్, హుస్సేన్ బాబు, సిహెచ్ చంద్రయ్య, చిల్లకూరు మండల కార్యదర్శి ముత్యాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి వైకుంఠ దర్శనానికి డిమాండ్

2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో


తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి బాగా డిమాండ్ ఏర్పడింది. గతంలో రెండు రోజులు మాత్రమే ఈ దర్శనం వుండేది. అయితే భక్తుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకున్న పాలకమండలి, ఉన్నతాధికారులు సంబంధిత నిపుణులతో చర్చించి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు శనివారం ఆన్‌లైన్‌లో 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. కేవలం 40 నిమిషాల్లో టికెట్ల విక్రయం జరిగింది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇదిలా వుండగా జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను ఇవ్వనుంది. 9 కేంద్రాల ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి వచ్చి టోకెన్లను కట్టించుకోనున్నారు. అయితే భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యం

- తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

ప్రజాశక్తి-తిరుపతి టౌన్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి తప్పదని టిడిపి నియోజకవర్గ తిరుపతి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. శనివారం టిడిపి ఆధ్వర్యంలో 'ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని టిడిపి పాలన ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలను విస్మరించి సంక్షేమ పథకాలు రద్దు చేయడమే కాకుండా రాష్ట్రంలో దౌర్జన్యం.. దాడులు.. భూకబ్జాలకు పాల్పడుతుందని విమర్శించారు. టిడిపి పాలనలోనే రాష్ట్ర ప్రజలకు రక్షణ లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, క్లస్టర్ ఇన్‌ఛార్జి శ్రీధర్‌వర్మ, నగర అధ్యక్ష కార్యదర్శి చిన్నబాబు, మహేష్ యాదవ్, యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీహరినాయుడు, 13,14వ డివిజన్ అధ్యక్షులు సుబ్బయ్య, రవి, వాలముని, మాలతి, వల్లెమ్మ, మంగమ్మ, రాము, భారతి పాల్గొన్నారు.



జాయింట్ కలెక్టర్ భూ పరిశీలన



ప్రజాశక్తి - పెళ్ళకూరు: మండలంలోని చిల్లకూరు, పెన్నేపల్లి గ్రామాల వద్ద ఎన్‌హెచ్ 71 జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించు విషయంలో పరిశీలన నిమిత్తం శనివారం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఈ ప్రాంతాలను పరిశీలించారు. పెన్నేపల్లి వద్ద రైస్ మిల్, చిల్లకూరు వద్ద ఫామ్ హౌస్ వరకు కేటాయించుకున్న రైతుల భూములకు నష్టపరిహారం విషయమై పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెళ్లకూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పిఎంఈజిపి రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చేయాలి : కలెక్టర్

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తత ప్రచారం కల్పించాలని, పిఎంఈజిపి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు మండల స్థాయిలో జరిగే సమావేశాలలో పరిశ్రమల ప్రాధాన్య తలపై అవగాహన కల్పించాలని పరిశ్రమల శాఖ ఎ.పి.ఐ.ఐ.సి., బ్యాంకర్లు సంబంధిత అధికారులతో అన్నారు. ముందుగా ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.) కింద కే.వి.ఐ.సి. లను సమీక్షిస్తూ లక్ష్య సాధనలో పురోగతి మెరుగుపడాలని, ఎల్.డి.ఎం. వాటికి అనుబంధ బ్యాంకులు లోన్లు ఇచ్చేలా సత్వరమే గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగల్ డెస్క్ విధానంలో జిల్లా ఏర్పడిన నాటి నుండి 422 పరిశ్రమలకు గాను 401అనుమతులు ఇచ్చామని, మరో 10 పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 89 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ.5.19 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు.



డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకష్ణ వివరిస్తూ 84 పరిశ్రమలు తనిఖీలు నిర్వహించి తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పరిశ్రమలకు సంబందించిన అను మతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశిం చారు. తిరుపతి, నాయుడు పేట ఏపిఐఐసికి సంబంధించి మొత్తం మూడు పరిశ్రమల స్థాపనకు స్థలం కేటా యింపుకు ఆమోదం తెలిపారు. అంతే కాకుండా పరిశ్రమల కాలపరిమితి పెంపు, సేల్ డీడ్, ప్లాట్ సబ్ డివిజన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి నాయుడుపేట చంద్ర శేఖర్, తిరుపతి సుహానా సోని, లీడ్ బ్యాంకు మేనేజర్ సుభాష్, చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకష్ణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య పాల్గొన్నారు.

చెవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డికి

పలువురు ప్రముఖుల నివాళులు

- ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరామర్శ
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

ప్రజాశక్తి - క్యాంపస్ : ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి సుబ్రమణ్యం రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు ఆయన చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు. శనివారం తుమ్మలగుంటలోని ఎమ్మెల్యే నివాసం వద్దకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సతీమణి స్వర్ణలత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచ్చేశారు. ముందుగా చెవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి చిత్ర పటానికి నివాళు లు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించారు. తల్లి మునిరత్నమ్మను అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలంటూ పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ ఓదార్చారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి విచ్చేసి సుబ్రమణ్యం రెడ్డికి పుష్పాంజలి ఘటించారు. తండ్రి సుబ్రమణ్యం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను రెడ్డి వారి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డితో పంచు కున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పారిశ్రామిక వేత్త దుర్గా ప్రసాద్‌లు విచ్చేసి నివాళులు అర్పించి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. కుటుంబ సభ్యులను తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి

చెవిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపి మిథున్ రెడ్డి

తిరుపతి(మంగళం): చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి మృతి చెందడంతో శనివారం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత చెవిరెడ్డి ఇంటికి చేరుకుని చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిం చారు. సుబ్రహ్మణ్యం రెడ్డి భార్య మునిరత్న మ్మను, ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఓదార్చి అధైర్య పడవద్దని చెప్పారు. చెవిరెడ్డి కుటుంబాన్ని పరా మర్శించిన వారిలో రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పారి శ్రామికవేత్త దుర్గాప్రసాద్ పలువురు ఉన్నారు.

అర్హులైన పింఛను తొలగించడం లేదు

- కమిషనర్ అనుపమ అంజలి



ప్రజాశక్తి-తిరుపతి టౌన్: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సాంఘిక సంక్షేమ పెన్షన్లకు సంబంధించి 1274 మంది పెన్షనర్లకు వారి పెన్షన్ మంజూరు విషయమై అర్హత గురించి నోటీసులు మాత్రమే జారీచేయడం జరిగింది. అర్హులైన ఏ ఒక్కరిని తొలగించలేదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం పెన్షనర్ అర్హతను తెలియజేస్తూ పెన్షనుదారు ఇంటి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటరాదని, సొంత ఇల్లు వెయ్యి అడుగులు విస్తీర్ణం దాటరాదని, పెన్షనుదారు పేరిట ఆధార్ సీడింగ్ అయిన 4 చక్రాల వాహనం, రిజిస్ట్రేషన్ కలిగిన ఆటోకు మినహాయింపు కలదని, పెన్షనుదారు ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించి ఉండరాదని, మొదలగు ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షను మంజూరు అర్హత నిర్ణయించబడుతుందని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం జారీ చేయుచున్న 1274 నోటీసులు సంబంధించి సచివాలయ సిబ్బంది ద్వారా సమగ్ర విచారణ పూర్తయిన యిన తర్వాత అర్హుల జాబితాను సంబంధిత సచివాలయములో తర్వాత బోర్డుపై ప్రచురిస్తామన్నారు. ప్రస్తుతం నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నామని.. ఒక్క పెన్షను తొలగించడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు.

వాకర్స్ ఇంటర్నేషనల్ బెస్ట్ గవర్నర్‌గా కష్ణప్రసాద్



ప్రజాశక్తి-తిరుపతి టౌన్: నెల్లూరులో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమంలో రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక , కేరళ, ప్రాంత గవర్నర్ అయిన ఆర్కాట్ కష్ణప్రసాద్ కు బెస్ట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక ప్రాంత వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు రూపొందించారని, ఎన్నో అనాధాశ్రమాలకు సహాయ కార్యక్రమాలు చేశారని తెలిపారు. కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, డా. రవిరాజు, కోనేటి రవిరాజు, శరత్ కుమార్ రాజు, జె .ఆర్ .ప్రతాప్, సురేంద్ర, పార్థసారథి, బలరామ కష్ణ, శ్రీరాములు , రామారావు, భాస్కర్ గుప్త, సురేష్, కష్ణకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాస్టర్‌ప్లాన్ రోడ్లతో శరవేగంగా నగరాభివృద్ధి

ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

ప్రజాశక్తి-తిరుపతి టౌన్: తిరుపతి నగరంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లతో నగరాభివద్ధి శరవేగంగా జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్లను శనివారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతి నగరం ఒకేచోట కేంద్రీకతం అవుతుండటంతో నగర ప్రజలు, యాత్రీకులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించి నగరాభివద్ధికి తిరుపతి నగరానికి తూర్పు వైపున ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ సంకల్పంతో నూతన రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నగరాభివద్ధికి మూలమైన 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసేందుకు అందరూ ప్రజల భాగస్వామ్యంతో పని చేద్దామన్నారు. అభివద్ధికి దూరంగా ఉన్న కొర్లగుంట ప్రధాన రోడ్డు నేడు విస్తరణతో ఆ ప్రాంతం రాకపోకలకు చాలా సౌకర్యవంతంగా అందుబాటులోకి రానుందని తెలిపారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ రూ.35 కోట్లతో ఎనిమిదిన్న కిలో మీటర్లతో కౌన్సిల్ అనుమతితో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లు అన్ని పూర్తి అయితే ప్రజలు ఆర్థికంగా లాభపడటంతో పాటు ఎన్నో విధాలుగా ప్రయోజనాలు పొందుతారన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తిచేసేందుకు ఇంజినీరింగ్, ప్లానింగ్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వై.ఎస్.ఆర్ మార్గ్, అన్నమయ్య మార్గ్ పూర్తితో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగ పడుతున్నాయన్నారు. మిగిలిన కొర్లగుంట, అంకురా హాస్పిటల్, హీరోహోండా షోరూమ్, గొల్ల వానిగుంట, కొంకాచెన్నయ్య గుంట, అక్కారంపల్లె, చింతల చేను మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రజల భాగస్వామ్యంతో త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్య క్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహా చారి, ఆధం రాధాకష్ణా రెడ్డి, పుల్లూరు అమర్నాథ్ రెడ్డి, ఉమాఅజయ్, శేఖర్ రెడ్డి, అనీల్, తిరుపతి మునిరామిరెడ్డి, గణేష్, దూదికుమారి, కో ఆప్షన్ సభ్యులు వెంకట్ రెడ్డి, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామి రెడ్డి, డీఈలు విజయకుమార్ రెడ్డి, మహేష్, సంజీవ్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం పాల్గొన్నారు.



మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

వినూత్న మార్పులతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

ప్రజాశక్తి- పిచ్చాటూరు: విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు బలో పేతం అవుతున్నాయని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్యను అందిం చాలని లక్ష్యంతో విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొస్తున్నారని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. శనివారం పిచ్చాటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిచ్చాటూరు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 284 మంది విద్యా ర్థులకు నేడు ట్యాబులు పంపిణీ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాఠశాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



బాలలం.. భవిష్యత్ దివ్వెలం..!

అబ్బురపరిచిన 'బాలోత్సవం'

ప్రజాశక్తి-తిరుపతి సిటి

ఎటు చూసినా బాలల కోలాహలం... గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, కట్టబ్రహ్మన్న వంటి వీరులు, వీరవనితలు కలియ తిరుగుతున్నారు. దేశఖ్యాతి, కీర్తిప్రతిష్టలు, భారతీయుల గొప్పదనాన్ని తెలుపుతూ జాతీయ గీతాలాపనలు ఓ పక్క, భారతదేశ పుట్టినిల్లు అని చెప్పుకునే శాస్త్రీయనృత్యాలు కూచిపూడి, భరత నాట్యాలతో మైమరిపిస్తున్న కళా ప్రదర్శనలు మరో పక్క. గ్రామీణ ప్రాంత గొప్పదనాన్ని చాటిచెబుతూ జానపద రసరమ్యాన్ని రంగరించి గజ్జెకట్టి, డప్పు వాయిస్తూ గెంతుతున్న అద్భుత దృశ్యాలు ఇంకోపక్క. పదునైన పదధోరణితో, క్లిష్టతరమైన వాక్యాలను రంగరించి తమ గంభీర స్వరాలతో ఆశ్చర్యచకితులను చేస్తున్న ఏకపాత్రాభినయాలు ఆ పక్క. కోలాటాల కోలాహలం. చిత్ర విచిత్ర వస్త్రధారణతో చిన్నారులు చిరుసవ్వడిలు. ఏ దిక్కు చూసిన కళా సందడి. అడుగడుగునా విద్యార్థుల సమూహం. నిమిషాల్లోనే సరికొత్త ప్రదర్శనలు. గంట మారగానే కొత్తపోటీలు. ప్రాంగణానికి ఇరువైపుల కంచు ప్రహరీల్లా నిలుచుని తమ పిల్లల ప్రతిభను ఆసక్తితో తిలకిస్తున్న తల్లిదండ్రులు. ఉపాధ్యాయుల హడావిడి. కళాప్రియుల ఉత్తేజపు కేకలు. ఇలా ఎటు చూసిన ఉత్సవ వాతవరణమే. అది ఎక్కడో కాదు. తిరుపతి కేంద్రంగా, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ వేదికగా తిరుపతి బాలోత్సవం నిర్వహించిన విద్యార్థుల కళాపండగ వేదిక. ఇప్పటి వరకు తిరుపతే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల చరిత్రలో కనీవిని ఎరుగని పిల్లల పండగ ఆ బాలోత్సవం. చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునేలా జరిగిన ఉత్సవ తీరు అందర్ని అబ్బురపరిచిందనడంలో అతిశయోక్తి లేదు.



చిన్నారులతో నిండిపోయిన ప్రాంగణం

ప్రజాదృష్టి

తిరుపతి బాలోత్సవం పిల్లల కోసం పనిచేసే సృజన వేదిక. పిల్లల కోసం ఒక కళాప్రపంచాన్ని సృష్టించాలన్న సత్సంకల్పం. బాలల సర్వతోముఖాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి. కలలను కళలుగా మార్చు కమనీయ చైతన్యసిరులు మన బాలలు. తమస్సును చీల్చి కుషస్సును ప్రసాదించే దీప్తి మన బాలోత్సవం. ఇవిష్కృత జ్ఞాపిక. ఆలోచన దీపిక. దిశా నిర్దేశ సూచిక. అభ్యుదయ భావసదనం బాలోత్సవం. బాలల నూతన చేతనకు నాంది పలుకుతూ.. తిరుపతి బాలోత్సవం-పిల్లల పండగ. తిరుపతిలో ప్రపథమంగా జరిగిన బాలోత్సవంలో 30 అకడమిక్ 10 సాంస్కృతిక విభాగాల్లో మొత్తం 40 ఈవెంట్లు చేపట్టారు. ఇందులో ప్రభుత్వ, నగరపాలిక, టిటిడి, ప్రయివేట్ అన్ని పాఠశాలల విద్యార్థులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ అంటూ మూడు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం, వ్యాసరచన తెలుగు, ఇంగ్లీషు, సైన్స్ ఎగ్జిబిషన్, కథా రచన తెలుగు, కవిత రచన, స్పెల్ బి ఇంగ్లీషు, జానపద నృత్యం, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన పోటీలు, శాస్త్రీయ నృత్యం, ఏకపాత్రాభి నయాలు, ప్యాన్సీ డ్రస్ పోటీలు, మ్యాప్, మెమొరి టెస్ట్, తెలుగులో అనర్గళంగా మాట్లాడడం, తెలుగు, ఇంగ్లీషు ఉపన్యాసాలు, పద్యం బావం, కథ చెబుతా ఊ కొడతారా, మట్టి బొమ్మల తయారీ వంటి అనేక రకాల పోటీలను నిర్వహించారు. ఇందులో 3 తరగతి నుంచి 10వ తరగతి చదివే పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలో దాగి ఉన్న నైపుణ్యానికి పదునుపెట్టి, ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సభల ద్వారా ముఖ్యఅతిథులు, ప్రముఖులు ద్వారా అందజేసిన ఉపన్యాసాలు పిల్లలను ఆలోచింప చేశాయి. ప్రత్యేకంగా ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన గణితావధానం ప్రదర్శన విద్యార్థులను ఎంతో చైతన్య పరిచింది. రెండు రోజుల పాటు రంజింప చేసిన ఈ బాలోత్సవ పండగ పిల్లల్లో మరింత ఉత్తేజాన్ని నింపింది అనడంలో అతిశయోక్తి లేదు. పిల్లల్లో సంఘం పట్ల అవగాహన, మానవీయ విలువలను పెంపొందించేలా, మనోధైర్యాన్ని నింపేలా ఉత్సవం సాగింది. దీంతో రెండు రోజుల పాటు పిల్లల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. 'ఈనాటి బాలలే.. భవిష్యత్ దివ్వెలు' అనేలా ఉత్సవం సాగింది.

రసాయన శాస్త్ర విభాగాన్ని సందర్శించిన నాటా ప్రెసిడెంట్



ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగాన్ని రసాయన శాస్త్ర విభాగపూర్వ విద్యార్థులు ప్రస్తుతం అమరకలో నార్త్ అమెరికాలో తెలుగు అసోసి యేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కెవిశ్రీధర్ రెడ్డి శనివారం విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దాదాపు 7 సంవత్సరంలో ఉన్నత విద్యను అభ్యసించానని వెల్లడించారు. ఆ రోజులలో అధ్యాపకులు మార్గదర్శనం, సహచరుల ప్రోత్సాహం తనను ఈ స్థానానికి తీసుకువచ్చిందని వర్సిటీ సేవలను కొనియాడారు. రసాయన శాస్త్ర విభాగంలోని విద్యార్థులకు టీచింగ్, ఫార్మసూటికల్స్, పరిశోధన, ఇతర పారిశ్రామిక రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య ఎన్వై శ్రీధర్, ఆచార్య ఎన్.వెంకట సుబ్బానాయుడు, ఆచార్య సి సురేష్, రెడ్డి ఆచార్య వై.వి రామిరెడ్డి ఆచార్య జి మాధవి, డాక్టర్ ఎన్విఎ జ్యోతి, పరిశోధకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మంగళం పరిధిలోని మంగళం పంచాయతీలో 45 లక్షల తుడా నిధులతో కృష్ణవేణి యాదవ్ కాలనీ, బిటిఆర్ కాలనీ- తిరుమల నగర్ ప్రధాన రహదారిని కలుపుతూ నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం స్థానిక ప్రజా ప్రతినిధులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుచానూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చిలమంద హరికృష్ణ, పంచాయతీ ఉపసర్పంచ్ బైరెడ్డి రమేష్, వైసీపీ నాయకులు గంగారపు రాంబాబు, 11వ వార్డు సభ్యురాలు రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నియోజక వర్గ శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహకారంతో మంగళం పంచాయతీని అభివృద్ధి బాటలో తీసుకువెళతామని స్థానిక ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. వార్డు సభ్యులు దినేష్ కుమార్, గణేష్, స్థానిక వైసిపి నాయకులు దయాకర్, కన్నయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

విచారణలో ఉన్న భూములలో..

ప్రవేశిస్తే చర్యలు తప్పవు :తహశీల్దార్

ప్రజాశక్తి-వరదయ్యపాలెం: మండలంలోని లోకాయుక్త విచారణలో ఉన్న భూముల్లో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని వరదయ్యపాలెం తహశీల్దార్ గౌరీ శంకర్రావు తెలిపారు. గత మూడు రోజుల క్రితం ఓ ఇంటి దారిని అక్రమంగా దిగ్బంధిస్తూ కంచె నాటిన ఘటనపై తహశీల్దార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా నగర్ పంచాయతీలో ఓ వ్యక్తి పిటిషన్‌పై లోకాయుక్తలో ఆర్డీఓ రిపోర్ట్స్ పంపించి విచారణ జరుగుతుందన్నారు. ఈ నిషేధిత గిరిజన భూములలో ఎవరైనా అక్రమంగా ప్రవేశించి కంచనాటనా, గృహ నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ



ప్రజాశక్తి- పుత్తూరు టౌన్ : పట్టణంలోని గేటు పుత్తూరు వీవర్స్ కాలనీ గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం పుత్తూరు మండల న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు, సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుధ్యం సరిగా లేకపోవడం వలన అధికారులను ఇలాగైతే పిల్లలకు రోగాలు రావాలని ప్రశ్నించారు. విద్యార్థులకు ఆహారం పట్ల సంతృప్తిపరిచారు. విద్యార్థులకు తెలుగు పాటలపై సంతృప్తి చెందారు. అదేవిధంగా ఆంగ్ల బోధనలో కూడా సక్రమంగా చదివే విధంగా మెరుగుపరుచుకోవాలి ఉపాధ్యాయులు బోధించాలని తెలిపారు. గురుకుల పాఠశాల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్డుపై పిచ్చి మొక్కల తొలగింపు

ప్రజాశక్తి - పుత్తూరటౌన్: రూరల్ మండలంలోని సిరుగు రాజుపాలెం గ్రామపంచాయతీలో శనివారం గ్రామ సర్పంచ్ మురళీమోహన్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్‌సైడ్ ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తూ అకాల వర్షాల కారణంగా మురికికాలువలు మట్టితో పూర్తిగా బూడిపోవడంతో మురికి కాలువ నీళ్లన్నీ ఇంటి ముందర రోడ్లపైకి రావడం ప్రజలకి, అనారోగ్యానికి గురికాకుండా ప్రజల భద్రత కోసం పారిశుధ్యం పనులు వేగవంతం చేస్తున్న మంత్రి ఆర్కే రోజా సహకారంతో గ్రామపంచాయతీలో పనులను చేపడుతున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ హరిత, ఉప సర్పంచ్ జే.మురళి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, వార్డ్ నెంబర్ పార్వతి, వైసీపీ నాయకులు, శ్రీనివాసులు వెంకటేశులు, శివయ్య, కే.వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్ లోకేష్, గ్రీన్ అంబాసిడర్ గంగయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సిపిఐ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించాలి

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ నియోజకవర్గ ముఖ్యుల సమావేశం అయ్యప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాధాకృష్ణ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సిపిఐని బలోపేతం చేసేందుకు అన్ని అనుబంధ ప్రజా సంఘాలను సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జనమాల గురవయ్య, పుట్టా మహేంద్ర, గోపి, బాల, మోహన్ రెడ్డి, కార్తీక్, లాజర్, సెల్వం, శీను, శివగామి తదితరులు పాల్గొన్నారు.

బాబుకు యువత బాసటగా నిలవాలి

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని యువత బాసటగా నిలవాలని యువ తరానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణానికి చెందిన కొంతమంది యువ సాంకేతిక నిపుణులు గౌతం రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముందుకు రాగా, సుధీర్‌రెడ్డి వీరికి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి తన వికృత చేష్టలతో ఉన్న పరిశ్రమలను తరిమి కొడుతూ, కొత్త పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిఖండిలా అడ్డుపడుతున్నాడని సుధీర్ రెడ్డి ఆరోపించారు. వారి విద్యార్హతలకు తగిన విధంగా ఉపాధి దొరక్క, ఏదో ఒక చిరుద్యోగంలో సర్దుకుపోయి తమ జీవిత లక్ష్యాలను నీరుగార్చుకునేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. దశరధాచారి, జి.విజయకుమార్, కాసరం రమేష్ పాల్గొన్నారు.

కోవిడ్ ఫోర్త్ వేవ్ నేపథ్యంలో

ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి

ఇన్‌చార్జి ఎంపిడీఓ

ప్రజాశక్తి-రేణిగుంట: కోవిడ్ ఫోర్త్ వేవ్ నేపథ్యంలో బిఎఫ్ 7 కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇన్‌ఛార్జి ఎంపీడీవో హరిబాబు శనివారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి మాసంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనీ, ఇప్పటికే చైనాలో ఉధృతంగా ఉందని, మనదేశంలో అలాగే రాష్ట్రంలో జిల్లాల్లో కూడా కొత్త కేసులు వస్తున్నాయని, కాబట్టి ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. అలాగే భౌతిక దూరం శానిటైజర్లు మాస్కులు తప్పక వాడాలని ఆయన సూచించారు.

'ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ వెన్నుపోటు'

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నగరి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్



ప్రజాశక్తి -పుత్తూరు టౌన్: అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ వర్గాలకు వెన్నుపోటు పొడిచి అన్యాయం చేసారని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వడమాలపేట మండలం బట్టికంద్రిగ (నారాయణ పురం), ఎ.ఎం.పురం పంచాయతీలలో వైసీపీ పాలనలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో ఒక్క సబ్సిడీ రుణం అందజేయలేదని విమర్శించారు.

గూడూరు రూరల్ : నియోజకవర్గంలోని చెన్నూరు గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెరిగిన అధిక ధరలు అరాచకాలపై ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని శనివారం గ్రామ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధిగా తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభు త్వం చేస్తున్న అరాచక పాలన గురించి ప్రజలకు వివరిస్తు కరాపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేసారు.

ఓజిలి : మండలంలోని కొండవల్లిపాడు పంచాయతీలో సూళ్ళూరుపేట నియోజక వర్గం టిడిపి ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్టానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ పాలనతో రాష్ట్రం అదోగతి పాలైందన్నారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి దాసరి నిరంజన్, పాడి వెంకటసుబ్బయ్య, బత్తిన వెంకటసుబ్బయ్య, ఖలీల్, అల్లాభక్షు, డి.శ్రీనివాసులు రెడ్డి, కార్తీక్ రాజు, పురుషోత్తం రాజు, ఎం.జాన్, కోటి, తదితరులు పాల్గొన్నారు.

యర్రావారిపాలెం: రాష్ట్రవ్యాప్తంగా టిడిపి చేపడుతున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మండలంలోని కూరపర్తివారిపల్లి పంచాయతీలోని పలు గ్రామాలలో శనివారం మండల టిడిపి నాయకులు ఇదే ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, ఇసుక, పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యవసర వస్తువుల ధరలు, అవినీతి మొదలైన సమస్యలపై ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జగనన్న ఇంటి నిర్మాణాలపై పీడీ అసంతృప్తి



ప్రజాశక్తి- తొట్టంబేడు: జగనన్న కాలనీలో జరుగుతున్న ఇంటి నిర్మాణాలపై తిరుపతి జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం మండలం లోని జగనన్న కాలనీ(బీడీ కాలనీ)లో జరుగుతున్న నిర్మాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలపై ఎంపీడీవో తరుణాక్షి రెడ్డి, హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యం, ఉపాధి హామీ ఏపీవో సుజాత, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బందితో చర్చించారు. నిరుపేదల సొంత ఇంటి కళను నెరవేర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరుపేదలకు ఇంటి స్థలాలను కేటాయిం చారని అయితే నిర్మాణాల విషయంలో అలసత్వం కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులను ప్రోత్సహించడంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏమాత్రం పనిచేయడం లేదని పేర్కొన్నారు. బీడీ కాలనీలో జరుగుతున్న నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల చివరి నాటికి 15,466 ఇళ్లు పూర్తి చేయాలని అనుకున్నామని, అయితే ఈ నెల 23వ తేదీ వరకు 8,310 లను ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. సంక్రాంతి తర్వాత మిగిలిన ఇంటి నిర్మాణాలను సత్వరం పూర్తి చేసేదిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జనవరి చివరినాటికి జిల్లాలో 50వేల ఇళ్లు పూర్తి చేయడమే లక్ష్యమని వివరించారు. అంతేకాకుండా కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 8లక్షల విలువైన స్థలాన్ని ఇచ్చి లబ్ధిదారులను ప్రోత్సహించడం జరుగుతోందని అంతేకాకుండా రూ. 1.80 లక్షలు సబ్సిడీ ఇస్తుందన్నారు. లబ్ధిదారులు ఎవరైనా సరే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో పాటు తమ వద్ద ఉన్న నగదును కూడా వెచ్చించి ఇంటి నిర్మాణాలను పూర్తి చేసు కోవాలని కోరారు. బీడీ కాలనీలో నిర్మాణాలకు అన్ని సౌకర్యాలు కల్పించిన సర్పంచ్ సుబ్బయ్యను అభినం దించారు అనంతరం కల్లిపూడి గ్రామంలో ఉన్న హౌసింగ్ లే అవుట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



భూ రీ సర్వేను వేగవంతంగా చేయండి

ప్రజాశక్తి - ఓజిలి : భూ రీ సర్వే పనులు వేగవంతంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు తెలియజేశారు. ఓజిలి మండలంలోని నెమళ్ళపూడి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. రైతులకు నోటీసులు జారీ చేసి వారి సమక్షంలో రీ సర్వే చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరంగా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తెలపాలని సూచించారు. తహశీల్దార్ డీ.లాజరస్, వీఆర్వో యోహాన్, సర్పంచ్ షేక్ ఖాదర్ బాషా, గ్రామస్తులు ఉన్నారు.

క్రిస్మస్‌కు సరుకులు పంపిణీ

ప్రజాశక్తి-గూడూరు రూరల్ : ప్రగతిసేవా సంస్థ ఆధ్వర్యంలో పొణకా ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొణకా మల్లికార్జునరెడ్డి సహకారంతో జానకిరామ్‌పేట మున్సిపల్ స్కూలునందు శనివారం క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని 18 రకాల సరుకులను సిఐ దశరథరామారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్ర మణ్యం, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్‌రావు, గ్రానైట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా నిబంధనలు పాటించాలి

ప్రజాశక్తి- చిన్నగొట్టిగల్లు: కరోనా కొత్తవేరియంట్లు పుట్టుకొచ్చి కేసులు అక్కడక్కడా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యాధికారిణి శశికళ సూచించారు. తప్పనిసరిగా మాస్కులు దరించడం, శానిటైజర్ ఉపయోగించడం, అనవసర ప్రయాణాలు తగ్గించడం పాటించాలన్నారు. అపోహలు మాని బూస్టర్ డోసు తప్పని సరిగా వేసుకోవాలని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య, అంగన్వాడి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

రంగరామస్వామి రెడ్డి అంత్యక్రియల్లో బొల్లినేని



ప్రజాశక్తి -శ్రీకాళహస్తి రూరల్: తెలుగుదేశం పార్టీ మాజీ వైస్ ఎంపీపీ దొరై రాజు రెడ్డి తాత రంగరామస్వామి రెడ్డి అనారోగ్య కారణంతో ఆదివారం వేడం గ్రామంలో ఆయన స్వగృహ ముందు తుది శ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలకు రాచగున్నేరి పంచాయితీ మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాథం నాయుడు మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళు లర్పించారు. అనంతరం మాజీ వైస్ ఎంపీపీ దొరై రాజు రెడ్డిని పరామర్శించారు.



ప్రతిష్టాత్మకంగా ట్యాబ్‌లు పంపిణీ

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : విద్యావనరుల కేంద్రాన్ని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శేఖర్ శనివారం సందర్శించారు. పుత్తూరు మండలానికి 8వ తరగతికి చెందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న "టాబ్ల పంపిణీ "కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అందజేయ వలసిన ట్యాబ్లు వివరాలు, బైజుస్ యాప్ ఇన్‌స్టలేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. మంత్రి ఆర్కే రోజా చేతులమీదుగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని తెలియజేశారు. పుత్తూరు మండలంలో 8వ తరగతి విద్యార్థులు 775 మంది, ఉపాధ్యాయులు 119 మందికి మొత్తం 894 ట్యాబ్లు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయని పుత్తూరు మండల విద్యాశాఖ అధికారి తిరుమల రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

శ్రీనివాస తేజ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు

ఆకట్టుకున్న ప్రదర్శనలు

ప్రజాశక్తి -బిఎన్‌కండ్రిగ: మండలంలోని స్థానిక శ్రీనివాస్ తేజహై స్కూల్‌లో క్రిస్మస్ వేడుకలను శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంతా క్లాజు, క్రిస్మస్ తండ్రి) వేషధారణ, మేరీమాత వేషధారణను ధరించారు. స్కూల్ విద్యార్థులు క్రిస్మస్ పాటలతో, నృత్యాలతో విశేషంగా కనులు విందుగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల వ్యవస్థాపకులు కందాటి సుధాకర్ కరస్పాండెంట్ కందాటి వసుధ క్రిస్మస్ జరుపుకోవలసిన కారణాలను, విశేషాలను, ఆవశ్యకతను తెలియజేశారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'శ్రీచైతన్య'లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

తిరుమల: శ్రీచైతన్య ఎస్ఎన్‌పురం పాఠశాలలో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు జన్మించిన విధానాన్ని, అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు శాంతా క్లాస్ దేవదూతల వేషధారణలను ధరించి ఏసుక్రీస్తు అవతరణను గురించి నాటకం ద్వారా ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అందరిని అలరించారు. చైతన్య పాఠశాల ఏజీఎం సురేష్, ఆర్ఐ డాక్టర్ మోహన్ బాబు, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ, ఫెసిలిటేటర్ సుధా నాయర్, డీన్ రాజశేఖర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


తిరుమల శ్రీచైతన్యలో..

రాయవరం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో..


తిరుపతిలో..

తిరుపతి సిటీ : ప్రతి క్రైస్తవుడు క్రీస్తు మార్గంలో నడవాలని ఏపీ బిసబ్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ అన్నారు. క్రిస్మస్ సంబరాలలో భాగంగా శనివారం తిరుపతిలోని రాయవరం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రిస్మస్ వేడుకలలో గౌరవ అతిథులుగా ఏపీ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్, ముఖ్య అతిథులుగా హెల్త్ మినిస్టర్ ఓ ఎస్‌డి డాక్టర్ ఆర్.ఆర్ రెడ్డి, గౌరవ అతిథులుగా ఏపీ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్‌లు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని వై.శరత్ బాబు నడిపించారు.

కేశవరెడ్డి ఈఎం స్కూలలో..

రేణిగుంట: కేశవరెడ్డి ఈఎం స్కూల్ మామండూరులో కేశవరెడ్డి విద్యాసంస్థల ఫౌండర్ ఛైర్మన్ కేశవ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఏసుక్రీస్తు, మరియమ్మ, యోహోను, పౌలు, శాంతాక్లాస్ మొదలైన వారి వేషధారణలతో, అందరినీ ఆకట్టుకున్నారు. శాంతా క్లాస్ పిల్లలకు ఇష్టమైన బహుమతులను అందజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, పుర ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే కిలివేటి



ప్రజాశక్తి-నాయుడుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఆశీర్వదించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. శనివారం నాయుడుపేట మున్సిపాలిటీలోని ఏడవ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడపగడపకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల సంబంధించిన బుక్లెట్లను అందజేశారు. అనంతరం టెక్సమో ఇండస్ట్రీస్ శిరిడి సాయి ఏజెన్సీ అధినేత ఆకుల కుబేరు మణి తన నివాసంలో ఎమ్మెల్యేకు తేనేటి విందు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ కటికం దీపిక,వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, వైసిపి నాయకులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, శ్రీ పోలేరమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గంధవల్లి సిద్దయ్య, కౌన్సిలర్లు దారా, రవి, పాలేటి, నాగార్జున, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, రూరల్ సీఐ వైవి సోమయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి ఎస్వీయూలో క్లీన్ అండ్ గ్రీన్



ప్రజాశక్తి - క్యాంపస్ : మన చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు వర్సిటీలోని సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్సిటీలోని నాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ భవనాల పరిసర ప్రాంతాలలో విద్యార్థులు మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి మాట్లాడుతూ త్వరలో విశ్వవిద్యాలయాన్ని న్యాక్ కమిటీ సందర్శిస్తున్న నేపథ్యంలో ఉత్తమ గ్రేడ్ సాధించాలంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఇందుకు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఓ. మహమ్మద్ హుస్సేన్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, న్యాక్ డైరెక్టర్ ఆచార్య ఎం.శ్రీనివాసులు రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య కె.టి. రామకృష్ణారెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

నలుగురు చైన్‌స్నాచర్లు అరెస్ట్



ప్రజాశక్తి- నాగలాపురం: మండలంలో తమిళనాడుకు చెందిన నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు పట్టుకుని, వారినుంచి 36 గ్రాములు కలిగిన రెండు బంగారు చైన్‌లతో పాటు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పుత్తూరు డీఎస్పి రామరాజు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన మండలంలోని బయట కొడియంబేడు వద్ద ఓ హోటల్‌కు పార్సిల్ కోసం వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు, టిఫిన్ పార్సిల్‌లు ఆర్డర్ ఇచ్చారు. హోటల్ యజమానురాలు మీనా పార్సిల్ కడుతుండగా వ్యక్తులు ఆమె మెడలోని చైన్ లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సురుటుపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా నేరం వెల్లడైంది. కాగా పట్టుబడిన చైన్‌స్నాచర్లలో ముగ్గురు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా ఊతుకోటకు చెందిన వారు కాగా, ఒకరు రాణి పేట జిల్లా అరక్కోణం కు చెందినవాడుగా గుర్తించారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. లక్షా అరవై ఐదు వేలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. అనంతరం దొంగలను పట్టుకున్న సిబ్బందికి పారితోషక బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు సర్కిల్ సిఐ శివ కుమార్ రెడ్డి, నాగలాపురం ఎస్ఐ హనుమంతప్ప, హెడ్ కానిస్టేబుల్ హనీఫ్, రఘు, సాయిరాం, నాగరాజ్, సిపిఓ అజిత్ కుమార్ పాల్గొన్నారు.

ఎంజీఆర్‌కు ఘన నివాళి

ప్రజాశక్తి - పిచ్చాటూరు : ఎంజీఆర్ 35వ వర్ధంతి కీళ్ళపూడి గ్రామంలో మురుగన్ నాటర్ ఆధ్వర్యంలో కుంటుబ సభ్యులతో కలిసి శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంజీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మురుగన్ నాటర్ మాట్లాడుతూ తమిళనాడు ఆరాధ్యదైవం మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు అభిమానిగా జీవించు కాలం నుంచి ఇప్పటి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం వర్ధంతి వేడుకలు కీళ్ళపూడి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిప్పన్ నాడార్, కాళీశ్వర్ నాడార్, మహేష్ కామరాజ్, సోలైరాజ అన్నామలై సుందరం నాటర్, తంగరాజు నాటర్ పాల్గొన్నారు.



తిరుపతి(మంగళం): ఆంధ్ర అన్న డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బ్రోస్ ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలలో ఎంజీఆర్ 36వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఏఐడీఎంకే ఆంధ్ర సెక్రెటరీ అన్బ్రోస్ ఆదేశాలతో తిరుపతి నియోజకవర్గంలో ధనశేఖర్, చంద్రగిరి నియోజకవర్గంలో సెక్రటరీ తిరుమల కే .ఎత్తి రాజులు, రాష్ట్ర కోశాధికారి ఆర్. రఘు ఎంజీఆర్ అభిమానులు గోవిందం పిసీ కన్నయ్య, త్యాగరాజన్ లక్ష్మి జైలాన్ భాష పాల్గొన్నారు.

పింఛనుదారులకు భయందోళన అవసరం లేదు



ప్రజాశక్తి- బాలాయపల్లి: పింఛను తీసుకుంటున్న వారి పేర్లు మీద కరెంట్ బిల్లు అధికంగా వచ్చినట్లు వున్నవారు, 10 ఎకరాలు పొలం, వారి పేర్ల మీద ఉన్నట్లు 97 మందివి ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. దీంతో పింఛనుదారుల పింఛను తొలిగిస్తామని భయంతో చందన అవసరం లేదని ఎంపీడీవో వినీల్ కుమారు పేర్కొన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో వాలంటీర్లతో పింఛనుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది నోటీసు ఇచ్చిన వెంటనే పింఛను తొలగిస్తారని భయాందోళన చెందవద్దని చెప్పారు. ఈవోపీఆర్డి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

వినియోగదారులు తమ హక్కులకోసం పోరాడాలి

ప్రిన్సిపాల్ డాక్టర్ టి.నారాయణమ్మ

ప్రజాశక్తి - క్యాంపస్ : సమాజంలో నివసించే వ్యక్తులు, వినియోగదారులు, ప్రజలు తమ హక్కులకై పోరాడాలని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.నారాయణమ్మ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం కళాశాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి సహాయ పౌరసరఫరాల అధికారి కే చంద్రిక తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మార్కెట్లో జరిగే అవకతవకల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు ఏదైనా వస్తువు కొనుగోలు విషయంలో నష్టం జరిగి ఉంటే వెంటనే వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేసి తద్వారా కోల్పోయిన నష్టాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్యశాస్త్రం విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఉషా, రాజారెడ్డి, డాక్టర్ భీమన్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నేటి ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి



ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా నేర్చుకోవాలని రాస్ జన్ శిక్షణ్ సంస్థాన్ ప్రోగ్రాం అధికారి హరిబాబు తెలిపారు. శనివారం పుత్తూరు పట్టణంలోని ఆపిల్ కంప్యూటర్స్‌లో 40 మంది విద్యార్థులకు రాస్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం ఆదేశాల మేరకు ఉచిత కంప్యూటర్స్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఉద్యోగాన్వేషణ కోసం కచ్చితంగా కంప్యూటర్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. పేదలకు 40 మందికి ఉచితంగా కంప్యూటర్స్‌పై ఉచిత శిక్షణ ఇచ్చి వారిని మెటిరీయల్స్ అందించినట్లు తెలిపారు. త్వరలో మరో బ్యాచ్ ప్రారంభిస్తున్నట్లు, ఉచిత కంప్యూటర్స్ శిక్షణ కోసం రా కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాస్ అధికారులు రవి, అన్బుళగన్, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ మెంటర్ లోకేష్ పాల్గొన్నారు.